ఆంధ్రజ్యోతి
ఉష్ణోగ్రత శనివారం గరిష్ఠం : 40.0 కనిష్ఠం : 26.0
ANDHRAJYOTHY
5
అనంతపురం
జిల్లా వార్తలు
ఆదివారం 11 మే 2025





గుండె పగిలిన తండా..!



చెప్పాం కదా..!
నువ్వు ఒక్కడివి కాదని..
ఒక్కగానొక్క కొడుకువి కానేకాదని..
నీకు ముందూ వెనుక
కోటాను కోట్లుగా ఉన్నామని..!
ఆకాశపు లోకాన..
అమరపురి అంచుల నుంచి..
మన నేలవైపు నువ్వు చూశావుగా..
నీ పార్థివ దేహాన్ని చూసి..
తడవని కన్ను.. హృదయం
ఒక్కటైనా కనిపించిందా..?

నువ్వు నడిచిన నేల
కన్నీటి సంద్రమైంది
నిన్నుగన్న తల్లి..
చేష్టలుడిగి చూస్తోంది..!
గుండె బద్దలౌతున్నా.. నాన్న
నిశ్శబ్ద సంద్రమై నిలిచాడు..!

రేయి నీకు నివాళిగా మేల్కొంది..
నీ వీడ్కోలుకు వేకువను
వెలిగిస్తోంది..!
పేదింట పుట్టిన సుసంపన్నుడా..
ఈసారి నిండు నూరేళ్ల ఆయువుతో..
ఇదే నేల మీద తప్పకుండా పుట్టు..
నీ రాక కోసం
నిలువెల్లా కనులై వేచి చూస్తుంటాం!

6లో

స్వగ్రామానికి వీరుడి పార్థివ దేహం

- బెంగళూరు నుంచి పోటెత్తిన ప్రజానీకం
- కళ్లి తండా వరకూ అడుగడుగునా నివాళి
- వెంట నడిచిన మంత్రి సవిత, ప్రజా ప్రతినిధులు
- నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
- హాజరు కానున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హోం మంత్రి అనిత, మంత్రులు లోకేశ్, అనగాని, సత్యకుమార్







రాంకో సైడింగ్‌ను త్వరగా నిర్మించండి

- డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా
- గుంతకల్లు-యర్రగుంట్ల-జమ్మలమడుగు రైల్వే సెక్షన్‌లో తనిఖీలు



మాట్లాడుతున్న డీఆర్ఎం సీఎస్ గుప్తా

గుంతకల్లు, మే 10(ఆంధ్రజ్యోతి): రాంకో రైల్వే సైడింగ్ నిర్మాణం వేగంగా జరగాలని డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా ఆ కంపెనీ అధికారులను ఆదేశించారు. గుంతకల్లు-యర్రగుంట్ల-జమ్మలమడుగు రైల్వే సెక్షన్‌లో డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా శనివారం తనిఖీలు నిర్వహించారు. ఉదయం గుంతకల్లు రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలులో బయలుదేరిన డీఆర్ఎం రీర్ విండో ద్వారా రైల్ ట్రాక్ ప్రమాణాలను పరిశీలించారు. అనంతరం యర్రగుంట్ల-జమ్మలమడుగు సెక్షన్‌లోని స్టేషన్లను పరిశీలించారు. స్టేషన్లలో సిగ్నలింగ్ సాంకేతిక వ్యవస్థ, భద్రతా ప్రమాణాలును పరిశీలించారు. ఈ సందర్భంగా రాంకో సిమెంట్స్ రైల్వే సైడింగ్‌లో అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. డీఆర్ఎం మాట్లాడుతూ.. రాంకో రైల్వే సైడింగ్ నిర్మాణ పనులను వేగంగా చేపట్టి పూర్తిచేయాలని, సిమెంట్ లోడింగ్ త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కన్‌స్ట్రక్షన్, ఆపరేటింగ్, మెయింటెనెన్స్, సిగ్నలింగ్ అండ్ టెలీ కమ్యూనికేషన్స్, రైల్వే స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.

ప్రతి ఇంటికి ఉద్యోగమే లక్ష్యం

ఎంఎస్ఎంఈ పార్కును సద్వినియోగం చేసుకోండి

కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు



ఎంఎస్ఎంఈ పార్కు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు

కళ్యాణదుర్గం, మే 10(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి ఒక ఉద్యోగ అవకాశాన్ని కల్పించి, నిరుద్యోగ యువతకు ఆర్థిక భరోసా కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని తిమ్మసముద్రం వద్ద ఏపీఐఐసీ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కుకు పరిశ్రమల శాఖ, రెవెన్యూ అధికారులతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటు కోసం ఇక్కడ 50 ఎకరాలు కేటాయించారని తెలిపారు. అందులో మౌలిక సదుపాయాల కోసం ఇప్పటికే రూ.7 కోట్ల నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి ఒకరు పారిశ్రామికవేత్తగా తయారు కావాలన్న లక్ష్యంతో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే తిమ్మసముద్రం వద్ద ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకుని చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో టమోటా, మామిడి ప్రాసెసింగ్ యూనిట్లకు రూ.20 కోట్లు మంజూరయ్యాయని అన్నారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సువాన సోనీ, ఆస్ట్రో బేస్ స్పేస్ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్ దేవకుమార్, ఆర్డీవో వసంతబాబు, టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.

విమానమెక్కిన విద్యార్థులు

ప్రతిభ చూపిన వారికి ఉపాధ్యాయుల ప్రోత్సాహం



విమానం వద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు

పెద్దవడుగూరు, మే 10(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ప్రతిభ కనబరచిన విద్యార్థులను ఉపాధ్యాయులు విమానమెక్కించారు. మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేజీబీవీల్లో పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు శనివారం రూ.50 వేలు సొంత ఖర్చులతో విమానం ఎక్కించి సంతోషాన్ని కలిగించారు. కోనాపురం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్‌బాబు, పెద్దవడుగూరు హైస్కూల్ ఉపాధ్యాయురాలు హేమావతి పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన అనూష, హరీష్, చంద్రిక, యువలక్ష్మి, అల్తాఫ్, శృతి, అవినాష్, శృతి, వర్షితను కడప నుంచి విజయవాడకు సొంత ఖర్చులతో విమానం ఎక్కించారు. అక్కడ వారికి కనకదుర్గమ్మ దర్శనం చేయించారు.

ఘనంగా సుంకులమ్మ తిరుణాల



శూరపుబండిపై ఎమ్మెల్యే జేసీ అశ్మిత్‌రెడ్డి, శూరపు బండిని లాగుతున్న భక్తులు

పెద్దవడుగూరు, మే 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని గుత్తిఅనంతపురం గ్రామ సమీపంలో శనివారం సుంకులమ్మతల్లి తిరుణాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. శూరపుబండిని రైతులు తమ ఎద్దులచేత లాగించే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి హాజరైన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్‌రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శూరపుబండిపై కూర్చుని ఎద్దులతో బండిని కదిలించారు. పరిసర గ్రామాల ప్రజలు పెద్దఎత్తున హాజరై అమ్మవారిని దర్శించుకొని మొక్కులను తీర్చుకున్నారు. ఎస్ఐ ఆంజనేయులు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.



ధ్వజస్తంభం వద్ద పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

స్వామివారు

వైభవంగా ధ్వజారోహణం

ఉరవకొండ,మే10(ఆంధ్రజ్యోతి): మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ధ్వజరోహణ కార్యక్రమాన్ని ఆలయ ప్రధానఅర్చకులు ద్వారకనాథాచార్యులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. రాత్రి ప్రాకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో రమేష్‌బాబు అర్చకులు ఆలయ సిబ్బంది మారుతి, దీపక్, తదితరులు పాల్గొన్నారు.

నేడు నృసింహ జయంతి

కాగా ఆలయంలో ఆదివారం లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నారు. అలాగే సింహవాహనోత్సవం, చంద్రప్రభ వాహనోత్సవాలు నిర్వహించనున్నారు.

హెలీప్యాడ్ కేసులో వైసీపీ నాయకుల విచారణ

చెన్నేకొత్తపల్లి, మే 10(ఆంధ్రజ్యోతి): రామగిరి మండలం కుంటిమద్ది హెలీప్యాడ్ వద్ద ఆందోళన కేసులో 21 మంది వైసీపీ నాయకులను శనివారం పోలీసులు విచారించారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో విచారణ అధికారి, రామగిరి సీఐ శ్రీధర్ ఘటనకు సంబంధించి ఒక్కొక్కరిని ప్రశ్నించారు. ఆత్మకూరు మండలానికి చెందిన 21 మందిని సీఐ వేర్వేరుగా విచారించారు. అందులో వైసీపీ ఆత్మకూరు మండల కన్వీనర్ జొన్నగిరి బాలపోతన్న, ఆత్మకూరు వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, మండల యూత్ కన్వీనర్ కొండారెడ్డి, వడ్డిపల్లి, మదిగుబ్బ సర్పంచ్‌లు లక్ష్మీనారాయణరెడ్డి, తలారి నరసింహులు ఉన్నారు. హెలీప్యాడ్ కేసులో 100 మందికిపైగా నిందితులుగా ఉన్న వైసీపీ నాయకులను విచారిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 62 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు విచారించారు. విచారణకు హాజరైన వారందరికి కేసు దర్యాప్తులో భాగంగా బీఎన్ఎస్ఎస్35(3) నోటీసులను జారీ చేశారు.



సైనిక వాహనంలో సగర్వంగా.. సొంతూరుకు అమర వీరుడు..



బరువెక్కిన హృదయాలు..

తండోప తండాలుగా..



వీరుడా.. జోహార్..!



కళ్లితండాకు చేరిన మురళీ నాయక్ పార్థివ దేహం

- వీర జవానుకు అడుగడుగునా కన్నీటి నీరాజనం
- బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి స్వగ్రామం వరకూ...
- అగ్నివీర్ మురళీనాయక్ కుటుంబానికి పరామర్శల వెల్లువ
- ఆర్థిక సాయం అందజేసిన పలువురు
- నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
- హాజరుకానున్న డిప్యూటీ సీఎం, మంత్రులు లోకేశ్, అనిత

పుట్టపర్తి/అనంతపురం నెట్‌వర్క్, మే 10(ఆంధ్రజ్యోతి): జమ్ము కశ్మీర్‌లో పాకిస్థాన్ సైనికులతో పోరాడుతూ అమరుడైన అగ్నివీర్ జవాన్ మురళీనాయక్ పార్థివ దేహం అశేష జనవాహిని మధ్య బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని తన స్వగ్రామం కళ్లి తండాకు శనివారం రాత్రికి చేరుకుంది. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న మురళీ నాయక్, రాజౌరి సెక్టార్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో గురువారం అర్ధరాత్రి అసువులు బాసిన విషయం తెలిసిందే. కళ్లి తండాకి చెందిన శ్రీరామనాయక్, జ్యోతిబాయి దంపతుల ఏకైక కుమారుడు మురళీనాయక్. ఆయన పార్థివ దేహాన్ని శనివారం రాత్రి సైనికాధికారులు కళ్లి తండాకి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఢిల్లీ నుంచి మురళీనాయక్ పార్థివ దేహాన్ని బెంగళూరులోని దేవనహళ్లి విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు తీసుకువచ్చారు. ఎయిర్ పోర్టు వద్ద సైనిక అధికారులు సైనిక వందనం సమర్పించారు. అనంతరం పార్థివ దేహాన్ని ఆర్మీ వాహన కాన్వాయ్‌లో తీసుకుని కళ్లి తండాకు బయలుదేరారు.

మిన్నంటిన నినాదాలు

యుద్ధ భూమిలో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీనాయక్ పార్థివ దేహాన్ని బెంగళూరు విమానాశ్రయం నుంచి స్వగ్రామానికి తీసుకువస్తున్న వేళ అన్ని ప్రాంతాల్లో అమర్ రహే నినాదాలు మిన్నంటాయి. జాతీయ రహదారి పొడవునా జనం పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులు అర్పించారు. జాతీయ జెండాలు చేతబూని, వాహనాలపై పూల వర్షం కురిపించారు.

అన్ని గ్రామాల కూడళ్లలో వాహనాలను ఆపి, మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌రాజు, హిందూపురం ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి డాక్టర్ సురేంద్ర తదితరులు వీరజవాన్ పార్థివ దేహం కోసం బాగేపల్లి టోల్ గేట్ వద్ద ఎదురుచూశారు. వారు శనివారం మధ్యాహ్నమే అక్కడకు చేరుకొని వేచి ఉన్నారు. వారు మాట్లాడుతూ దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన వీరజవాన్ మురళీనాయక్ త్యాగం మరువలేనిదన్నారు. ఆయన చూపిన ధైర్య సాహసాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. మురళీనాయక్ పార్థివ దేహాన్ని చూసేందుకు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆ ప్రాంగణమంతా జైజవాన్, మురళీనాయక్ అమర రహే నినాదాలతో మార్మోగింది.

మహారాష్ట్రలో విగ్రహం ఏర్పాటు చేస్తాం



ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన మురళీనాయక్ విగ్రహాన్ని మహారాష్ట్రలో ఏర్పాటు చేస్తామని ఆరాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్‌సంపత్ అన్నారు. ఆయన శనివారం ముంబాయి నుంచి బెంగళూరుకి చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గాన వీరజవాన్ మురళీనాయక్ స్వగ్రామమైన కళ్లితండాకి వచ్చారు. ఈ సందర్భంగా మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరామనాయక్, జ్యోతిబాయిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేతో వీడియోకాల్‌లో మాట్లాడించారు. జవాన్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి ఉదయ్ సంపత్ విలేకరులతో మాట్లాడుతూ ఇలాంటి చిన్న తండాలో పుట్టిపెరిగిన వీరజవాన్ దేశం కోసం వీరమరణం పొందడం గర్వకారణమన్నారు. మురళీనాయక్ జన్మించింది మహారాష్ట్రలో కాబట్టి మా రాష్ట్రంలో విగ్రహం పెట్టడానికి ప్రయత్నిస్తామన్నారు.

ప్రతి మహిళ బొట్టులో సిందూరమై నిలిచారు: సింగర్ మంగ్లీబాయి



చిన్న వయసులోనే వీరమరణం పొందిన మురళీ నాయక్ దేశంలోని ప్రతి మహిళ బొట్టులోనే సిందూరమై నిలిచారని కొనియాడారు. కళ్లితండాకు శనివారం చేరుకున్న ఆమె జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాల లు వేసి నివాళులు అర్పించారు.

పలువురి పరామర్శ.. ఆర్థిక సాయం



కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు తరపున చెక్కును మురళీనాయక్ కుటుంబ సభ్యులకు అందజేస్తున్న దృశ్యం

వీరజవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని శనివారం పలువురు పరామర్శించారు. కళ్లితండాలో వీరజవాన్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఒక నెల వేతనం రూ.1.75లక్షలు సాయంగా ప్రకటించడంతో ఆ మొత్తాన్ని ఆయన అనుచరులు ఆ కుటుంబ సభ్యులకు చెక్కు రూపంలో అందజేశారు. గోరంట్ల మండలానికి చెందిన టీడీపీ నాయకులు సుబ్బారెడ్డి, నానేనాయక్‌లు రూ. 30వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. మురళీనాయక్ డిగ్రీ క్లాస్‌మేట్స్ కళ్లితండాకి చేరుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

- మురళీనాయక్ తల్లిదండ్రులను శనివారం నల్లచెరువు మండలానికి చెందిన పారిశ్రామిక వేత్త పాల్యం సుధాకర్ పరామర్శించారు. రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం మురళీనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.

అందరినోట కళ్లితండా మాట



నిన్నటి వరకు ఆ తండా పేరు గోరంట్ల మండలానికి మాత్రమే పరిచయం. కానీ వీరజవాన్ మురళీనాయక్ వల్ల ఆ తండా పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. కళ్లితండాలో 70 నివాసాలు, 250 జనాభా ఉన్నారు. ఈ తండా నుంచి మురళీ నాయక్ అగ్నివీర్‌కి ఎంపికై దేశసరిహద్దులో గురువారం రాత్రి జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందారు. దీంతో ఆయన స్వగ్రామం కళ్లితండా గురించి వివిధ రాష్ట్రాల ప్రజలు గూగుల్ లో వెదుకుతూ తండాకి క్యూకట్టారు. రెండురోజులుగా ఆ తండాలో పోలీసులు బూటుచప్పుళ్లు, పోలీసు వాహనాల సైరన్‌లు మోగుతు న్నాయి. మురళీనాయక్ వలన తమ గ్రామానికి ఘనత వచ్చిందని తండా వాసులు గర్వపడుతున్నారు.



గుండె పగిలిన తండా జనం..



జోహారులు..



అంత్యక్రియలకు భారీ ఏర్పాట్లు

వీరజవాన్ మురళీనాయక్ పార్థివ దేహం శనివారం రాత్రికి కళ్లితండాకి చేరుకుంది. ఆయన అంత్యక్రియలు ఆదివారం తండా సమీపంలో జరగనున్నాయి. ఆయన పార్థివ దేహాన్ని ప్రజలు చూడటానికి ఇంటి వద్ద ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియలకు హాజరయ్యే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రముఖుల కోసం ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం కళ్లితండా వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు సుమారు 500 మందికి పైగా బందోబస్తులో ఉన్నట్లు పెనుకొండ డీఎస్పీ నరసింగప్ప తెలిపారు. విద్యుత్ సౌకర్యంలో అంతరాయం కలగకుండ ట్రాన్స్‌కో అధికారులు ఏర్పాటుచేశారు. గోరంట్ల పుట్టపర్తి రహదారి నుంచి కళ్లితండాలోకి వచ్చేవరకు రోడ్డుకి ఇరువైపులా ముళ్లపొదలు తొలగించారు. పారిశుధ్య పనులు చేశారు. శ్మశాన వాటికకు వెళ్లే రహదారిని పూర్తి చేశారు.

నేడు ప్రముఖుల రాక

పాక్‌కాల్పుల్లో వీర మరణం పొందిన వీరజవాన్ మురళీనాయక్ అంత్యక్రియలకు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు నారాలోకేశ్, వంగలపూడి అనిత హాజరుకానున్నట్లు జిల్లా ఎస్పీ శనివారం ఓప్రకటనలో పేర్కొన్నారు. వీర జవాన్ మురళీనాయక్ భౌతికకాయం కళ్లితండాకు శనివారం రాత్రికి చేరుకుంది. గుమ్మయ్యగారిపల్లి కూడలి నుంచి భారీర్యాలీగా గ్రామానికి చేరుకున్న అనంతరం అదివారం ఆయన అంత్యక్రియలు అధికారిక, సైనిక లాంఛనాలతో జరగనున్నట్లు తెలిపారు. దీంతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.





వృథాకాదు నీ మరణం: ఎంఎస్ రాజు

దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరజవాన్ మురళీనాయక్ మరణం వృథాకాదు అని ఎమ్మెల్యే ఎంఎస్‌రాజు పేర్కొన్నారు. మడకశిరలోని విశ్రాంత భవనం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు శనివారం భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. భారీగా జనం హాజరవడంతో ఆ ప్రాంతమంతా జై జవాన్ నినాదాలతో మారుమోగింది. అనంతరం అంబేడ్కర్ సర్కిల్‌లో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇండియన్ ఆర్మీకి తన నెల జీతాన్ని విరాళంగా ప్రకటిస్తున్నానని తెలిపారు.



మురళీనాయక్ చిత్రపటానికి సెల్యూట్ చేస్తున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, గుండుమల

నేటి యువతకు ఆదర్శం: పరిటాల సునీత

నేటి తరం యువతకు వీరజవాన్ మురళీనాయక్ ఆదర్శంగా నిలిచారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. గోరంట్ల మండలం కళ్లితండాకు శనివారం ఆమె ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్‌తో కలిసి వెళ్లారు. వీరజవాన్ మురళీనాయక్ తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. వీరజవాన్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 25ఏళ్లకే తన ప్రాణాన్ని దేశానికి అంకితం చేసిన గొప్ప వీరుడు మురళీనాయక్ అని కొనియాడారు. ఆ కుటుంబానికి రూ.2లక్షలు ఆర్థిక సాయాన్ని అందజేశారు.



మురళీనాయక్ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే పరిటాల సునీత

స్ఫూర్తిదాయకం : ఎమ్మెల్యే కందికుంట

దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ త్యాగం మనందరికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. కదిరిలోని తన నివాసంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సరిహద్దు కాల్పుల్లో అసువులు బాసిన వీర జవాన్‌కు అందరూ ఘనంగా నివాళులర్పించాలన్నారు. ఆకుటుంబానికి అండగా నిలవాలన్నారు. మురళీనాయక్ పార్థివదేహం స్వగ్రామానికి వస్తున్న నేపథ్యంలో కొడికొండ చెక్ పోస్టు వద్దకు వంద వాహనాలతో వెళ్లి సైనిక ర్యాలీకి సంఘీబావం ప్రకటించనున్నట్లు చెప్పారు.



జవాను పార్థివదేహం కోసం ఎదురు వెళ్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు, నాయకులు

చరిత్రలో నిలిచిపోతుంది: అమిలినేని

కళ్యాణదుర్గం, మే 10 (ఆంధ్రజ్యోతి): వీరజవాన్ మురళీనాయక్ మరణం చరిత్రపుటల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. కళ్యాణదుర్గం మండల ంలోని తిమ్మసముద్రం వద్ద ఎంఎస్‌ఎంఈ పార్కు భూమిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరజవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వీర జవాన్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తన నెల జీతం రూ.1.75 లక్షలు వీరజవాన్ కుటుంబానికి అందజేస్తున్నట్లు ప్రకటించారు.



మురళీనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే అమిలినేని

వివాహం వాయిదా.. యువతి ఆత్మహత్య

గార్లదిన్నె, మే 10(ఆంధ్రజ్యోతి): వివాహం వాయిదా పడడంతో మనస్థాపం చెంది ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని ఇల్లూరులో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన మేరకు.. ఇల్లూరుకు చెందిన మస్తానయ్య, సుశీలమ్మ దంపతులు గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె లక్ష్మీనరసమ్మ (23) ఇంటర్ వరకు చదువుకుంది. ఏడేళ్ల క్రితం కుటుంబమంతా బెంగుళూరుకు వలస వెళ్లింది. లక్ష్మీనరసమ్మకు ఇటీవల పెళ్లి కుదిరింది. పది రోజుల క్రితం స్వగ్రామమైన ఇల్లూరుకు వచ్చారు. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. నాలుగు రోజుల క్రితం యువతి లక్ష్మీనరసమ్మ అవ్వ మృతి చెందింది. దీంతో పెళ్లి వాయిదా వేశారు. రెండు సంవత్సరాలు క్రితం పెళ్లి నిశ్చయమై రద్దయింది. దీంతో రెండుసార్లు పెళ్లి వాయిదా పడిందని తరచూ బాధపడుతుండేది. తీవ్ర మనస్థాపానికి గురైన లక్ష్మీనరసమ్మ శుక్రవారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రపోతున్న సమయంలో ఇంటి గవాక్షం కడ్డీలకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం కుటుంబ సభ్యులు చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆటోలో నుంచి పడి ఒకరి మృతి

బత్తలపల్లి, మే 10(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలోని శివాలయం సమీపంలో ఆటోలో నుంచి జారి పడి సూర్యనారాయణ (50) శనివారం మృతి చెందినట్లు ఏఎస్ఐ సోమశేఖర్ తెలిపారు. ముదిగుబ్బ మండలం ఇందుకూరు గ్రామానికి చెందిన సూర్యనారాయణ, తిరుపాల్ కుటుంబ సభ్యులు ఆటోలో ధర్మవరం చెన్నకేశవస్వామి రథోత్సవానికి వెళ్లారు. అనంతరం గిద్దలూరులోని అక్కమ్మ జాతరకు బయల్దేరారు. బత్తలపల్లిలోని శివాలయం సమీపంలోకి రాగానే సూర్యనారాయణ ఆటోలో నుంచి కిందకు జారి పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మీదేవి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

స్విమ్మింగ్ పూల్‌లో బాలుడి మృతి

ధర్మవరం, మే 10(ఆంధ్రజ్యోతి): స్విమ్మింగ్‌పూల్ మునిగి నందీశ్వరనాయుడు(9) మృతి చెందిన సంఘటన శనివారం పట్టణంలో జరిగింది. పాములాయి గ్రామానికి చెందిన సంజీవనాయుడు, శారద దంపతుల కుమారుడు నందీశ్వరనాయుడు ధర్మవరంలోని గీతానగర్‌లో ఉన్న తన చిన్నాన్న కృష్ణ ఇంటికి సెలవులకు వచ్చాడు. ఈ క్రమంలో పట్టణంలోని జీవానంద స్కూల్ సమీపంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ వద్దకు చిన్నాన్నతో వెళ్లాడు. అక్కడ చిన్న స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టాడు. కొద్దిసేపటి తర్వాత చిన్నాన్నకు తెలియకుండా పెద్ద స్విమ్మింగ్‌పూల్‌లోకి దూకాడు. ఈత రాకపోవడంతో అందులో మునిగిపోయాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన కృష్ణ బాలుడి కోసం వెదికాడు. పెద్ద స్విమ్మింగ్ పూల్‌లో అచేతనంగా ఉన్న బాలుడిని గమనించి, బయటికి తీసి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఆర్డీటీకి అండగా ఉంటాం

రాజకీయాలకు అతీతంగా సంస్థ సేవలు స్ఫూర్తిదాయకం

మంత్రులు పయ్యావుల, సత్యకుమార్ యాదవ్

మాంచో ఫెర్రర్‌తో భేటీ



మాంచోఫెర్రర్‌తో మాట్లాడుతున్న మంత్రులు పయ్యావుల, సత్యకుమార్

అనంతపురం, మే 10(ఆంధ్రజ్యోతి): పేద ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆర్డీటీకి అన్ని విధాలుగా అండగా ఉంటామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం మంత్రులు ఇద్దరూ ఆర్డీటీ డైరెక్టర్ మాంచో ఫెర్రర్‌ను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై చర్చించారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఆర్డీటీ కొన్ని దశాబ్దాలుగా అందిస్తున్న సేవలను గుర్తు చేసుకున్నారు. కరువు, పేదరిక ప్రభావిత ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం, మహిళా సాధికారత, ఇళ్ల నిర్మాణం తదితర అనేక సేవలను ఆర్డీటీ చేస్తోందని ప్రశంసించారు. రాజకీయాలకు అతీతంగా సేవలు కొనసాగుతుండటం స్ఫూర్తిదాయకమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఎఫ్‌సీఆర్ఏ పునరుద్ధరణపై చర్చించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ రాసిన విషయాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ గుర్తు చేశారు. ఎఫ్‌సీఆర్ఏ పునరుద్ధరణ కోసం సంస్థకు అనుకూలంగా విజ్ఞప్తి చేసిన విషయాన్ని మంత్రి సత్యకుమార్ మాంచోకు వివరించారు. ఆర్డీటీని ప్రేయర్ అప్రూవల్ కేటగిరి నుంచి తొలగించాల్సిన అవసరాన్ని లేఖలో పేర్కొన్నట్లు చెప్పుకొచ్చారు. ఎఫ్‌సీఆర్ఏ అనుమతుల కోసం అవసరమైన అన్ని పత్రాలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని మాంచోకు మంత్రులు సూచించారు. ప్రజా సంక్షేమానికి ఉపయోగపడే పనులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారు స్పష్టం చేశారు.

అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య



రాముడు (ఫైల్)



ఎర్రిస్వామి (ఫైల్)

విడపనకల్లు/ఉరవకొండ, మే 10(ఆంధ్రజ్యోతి): అప్పుల బాధ తాళలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. విడపనకల్లు మండలం పెద్ద కొట్టాలపల్లికి చెందిన బోగాల రాముడు (44), ఉరవకొండ మండలం ఆమిద్యాలలో ఎర్రిస్వామి(58) బలవన్మరణానికి పాల్పడ్డారు. బోగాల రాముడుకు రెండు ఎకరాల పొలం ఉంది. దీనికి తోడు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని కంది, పప్పుశనగ సాగు చేసేవాడు. ఆరేళ్లుగా దిగుబడి సరిగా రాక తీవ్రంగా నష్టపోయాడు. కౌలు సేద్యం వద్దని, అప్పుల పాలవుతామని భార్య రాజమ్మ ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ముందుకు పోయాడు. వడ్డీలకు తెచ్చిన అప్పులు రూ.5 లక్షలు దాటాయి. వాటిని తీర్చేమార్గంలేక శనివారం ఉదయం తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. ఎర్రిస్వామికి రెండున్నర ఎకరాల పొలం ఉంది. మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని వేరుశనగ సాగు చేసేవాడు. హంద్రీకాలువ నుంచి పొలం వరకూ కిలో మీటరు పైప్‌లైన్ వేసుకున్నాడు. పొలంలో రెండు బోర్లు కూడా వేయించా డు. కానీ సేద్యం కలిసిరాలేదు. దీనికితోడు ఆయన భార్య వైద్యం కోసం రూ.9 లక్షల దాకా అప్పులు చేశాడు. అప్పులు తీర్చేమార్గం లేక శుక్రవారం సాయంత్రం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగాడు. అటుగా వెళ్లినవారు శనివారం ఉదయం గమనించి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. రైతు ఆత్మహత్యలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈఏపీసెట్‌తో ఉజ్వల భవిత

ఈ నెల 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు

21నుంచి 27 వరకు ఇంజనీరింగ్‌కు

పుట్టపర్తిరూరల్/కొత్తచెరువు, మే 10 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఏపీ ఈఏపీ సెట్ తొలిమెట్టు అని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. సీనియర్ ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సులలో ప్రవేశానికి రాష్ట్రప్రభుత్వం ఇది వరకే ఏపీ ఈఏపీసెట్ నోటిఫికేషన్ ప్రకటించింది. ఈక్రమంలోనే దరఖాస్తులను స్వీకరించింది. ఈ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు తమ ర్యాంకుల ఆధారంగా ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్రంలో ఎక్కడైనా ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశం పొందవచ్చు. ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్షలు రాసిన ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు సీఈటీఎస్.ఏపీఎస్‌సీహెచ్ ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి, ఏపీఈఏపీ సెట్- 2025 ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో అర్హతలు, దరఖాస్తు ప్రక్రియతో పాటు కోర్సుల వివరాలు, ముఖ్యమైన తేదీలు, నిబంధనలు తదితర పూర్తి వివరాలు ఉంటాయి.

ఈ పత్రాలు తప్పనిసరి

ఏపీఈఏపీ సెట్‌కు దరఖాస్తు చేసే సమయంలో వివిధ కేటగిరిలోకి వచ్చే విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలను తప్పనిసరిగా సిద్ధం చేసుకోవాలి. ఓసీ, బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు కేటగిరి వారీగా తమ సామాజిక వర్గం ఎంపిక చేసుకుని ఆన్‌లైన్ అప్లికేషన్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. సంబంధిత ధ్రువపత్రాలకు నెంబరును నమోదుచేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్, ఆదాయ ధ్రువపత్రాల నెంబర్లను సైతం నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్న ధ్రువపత్రాలు పరిగణనలోకి వస్తాయి. విద్యార్థుల స్థానికత నిర్ధారణకు ఆరోతరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు ఏ విద్యా సంస్థలలో ఏఊర్లో చదివారనే వివరాలను ఆయా విద్యాసంవత్సరాల వారీగా నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏపీఈఏపీసెట్ పరీక్ష ఏ జిల్లాలో రాస్తారనే సమాచారం పొందుపరచాల్సి ఉంటుంది.

సమీపిస్తున్న గడువు

ఈనెల 19, 20 తేదీల్లో ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఇందులో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు ప్రభుత్వం నిర్వహించనుంది. 21నుంచి 27 వరకు ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌కు సంబంధించి ప్రవేశపరీక్షలు జరుగనున్నాయి. ఈ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధిస్తే పేరెన్నికగన్న కళాశాలల్లో సీట్లు వస్తాయి. కోర్సు పూర్తికాగానే క్యాంపస్ ప్లేస్‌మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది.

అన్నా..! నా భర్త, కొడుకుని కాపాడండి

బత్తలపల్లి వద్ద మహిళ ఆర్తనాదాలు

రోడ్డు ప్రమాదంలో పల్టీలు కొట్టిన కారు

ముగ్గురు మృతి.. ఏడుగురికి గాయాలు

తిరుమల దైవ దర్శనానికి వెళ్తుండగా ఘటన



మృతి చెందిన రాజశేఖర్‌రెడ్డి



పల్టీలు కొట్టిన కారు, మృతి చెందిన యశ్విత్

బత్తలపల్లి, మే 10(ఆంధ్రజ్యోతి): అన్నా..! నా భర్తను కాపాడండి. అయ్యా..! నా కొడుకును బతికించండి. ఎవరైనా కాపాడండి స్వామి అంటూ ఆ మహిళ చేసిన ఆర్తనాదాలు పలువురిని కంటతడి పెట్టించా యి. బత్తలపల్లిలోని అనంతపురం రోడ్డు బైపాస్ వై జంక్షన్‌లో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ముగ్గురు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. కళ్యాదుర్గం పట్టణానికి చెందిన గాజుల రామ్మోహన్, రాజశేఖర్‌రెడ్డి కుటుంబాలు శనివారం ఉదయం తిరుమల దైవ దర్శనానికి కారులో బయల్దేరాయి. సొంత వాహనం కావడంతో రామ్మోహన్ డ్రైవింగ్ చేస్తున్నాడు. అయితే కారు బత్తలపల్లి సమీపములోని వై జంక్షన్ వద్దకు రాగానే అదుపు తప్పి పల్టీలు కొట్టింది. కారు డోర్లు తెరుచుకోవడంతో అందులో ఉన్న వారంతా చెల్లాచెదురుగా పడిపోయారు. తారు రోడ్డుపైన పడటంతో రాజశేఖర్ రెడ్డి(40), ఆయన కుమారుడు యశ్విత్(8)లు మృతి చెందారు. రాజశేఖర్‌రెడ్డి భార్య దీపిక, కుమార్తె ఆరాధ్య, గాజుల రామ్మోహన్, అతడి భార్య మాధవి, కుమారుడు కౌశల్ కుమార్, కుమార్తెలు జశ్విక, శాన్విక, వారి మిత్రుడు గార్లదిన్నె మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన ప్రశాంత్ (30) తీవ్రంగా గాయపడ్డారు. నెత్తుటి మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భర్త, కుమారుడిని కాపాడమని రాజశేఖర్‌రెడ్డి భార్య దీపిక ఆర్తనాదాలు చేయడం అక్కడున్న వారిని కలచివేసింది. దీపిక సత్యసాయి వాటర్ వర్క్స్ కుందుర్పి మండలంలో జూనియర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. వీరిది బ్రహ్మసముద్రం మండలంలోని పొబ్బర్లపల్లి స్వగ్రామం కాగా కళ్యాణదుర్గంలో నివాసం ఉంటున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఏఎస్ఐ సోమశేఖర్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రులను పోలీస్ జీపుతో పాటు 108 వాహనంలో స్థానిక ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ప్రశాంత్ పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతదేహాలను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడానికి హైవే అంబులెన్సు సకాలంలో స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్ఏ నిధులపై సీఎం హామీ

13న విజయవాడలో అఖిలపక్ష భేటీ

అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ



విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రామకృష్ణ

అనంతపురం విద్య, మే 10(ఆంధ్రజ్యోతి): ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్ఏ ద్వారా నిధుల పునరుద్ధరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు జగదీష్, ఇతర నేతలతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ... ఆర్డీటీ విషయంపై ఇటీవలే ముఖ్యమంత్రిని కలిశామని, సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్ఏ నిధుల పునరుద్ధరణ అయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఈనెల 13న అన్ని రాజకీయ పార్టీలతో సీపీఐ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆర్డీటీ, సత్యసాయి ట్రస్టులు ఈ ప్రాంత ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు సమకూర్చాయన్నారు. అవసరమైతే ఆర్డీటీ కోసం తాము ఢిల్లీ వరకూ వెళ్తామని తెలిపారు.

టెర్రరిజాన్ని కట్టడి చేయాలి..

ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదాన్ని అంతమొందించాల్సిన అవసరం ఉందని రామకృష్ణ అన్నారు. మొదటి నుంచీ పాకిస్థాన్ టెర్రరిస్టు క్యాంపులను పోషించిందని, దాని పర్యవసానంగానే పెహల్గాంలో మన పౌరులను పొట్టనబెట్టుకున్నారని మండిపడ్డారు. అందుకే మన ప్రభుత్వం టెర్రరిస్టు క్యాంపులపై దాడి చేసిందని అన్నారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మతాలు, వర్గాలకు అతీతంగా ప్రజలు హర్షం వ్యక్తం చేశారని గుర్తుచేశారు. టెర్రరిజాన్ని నిర్మూలించకపోతే నాగరిక సమాజం జీవించే అవకాశం ఉండదని అన్నారు. కొన్ని మీడియా సంస్థలు. ఈ ఘటనకు మతం రంగు పూయడం సరికాదని అన్నారు. మీడియా సంస్థలు, వార్తా పత్రికలు సంయమనం పాటించాలని కోరారు. సీఎం చంద్రబాబు హంద్రీనీవాకు రూ.3 వేల కోట్లకు పైగా నిధులు ఇవ్వడం సంతోషదాయకమని అన్నారు. రాయలసీమ సీమ, ఉత్తరాంధ్ర రైతులు కోరుకునే పనులు చేయాలని కోరారు. కడపలో ఒక రిజర్వాయర్ కింద కూడా కాలువలు తవ్వలేదని, గండికోట, సర్వరాయసాగర్, బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నా కాలువలు లేని కారణంగా రైతులు పంటలు పండించుకోలేని దుస్థితి ఉందని అన్నారు. సీఎం చంద్రబాబు తన ఆలోచనలు, ప్రయారిటీలు మార్చుకుని, మెగా ప్రాజెక్టులు కాకుండా రైతులకు అవసరమైన పనులు చేయాలని సూచించారు. జగదీష్ మాట్లాడుతూ... హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని సీఎం, మంత్రులు హామీ ఇచ్చారన్నారు. ఇది జరగాలంటే... 40 టీఎంసీలు వదలాలని తెలిపారు. హెచ్ఎన్ఎస్ఎస్ రెండో విడత పనుల్లో కాంక్రీట్ పనులు పూర్తి చేసిన తర్వాత ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలంటే.. కాలువలు తవ్వకుండా ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కార్యక్రమంలో అనంతపురం, సత్యసాయి జిల్లాల కార్యదర్శులు జాఫర్, వేమయ్య, నాయకులు నారాయణస్వామి, మల్లికార్జున, రాజారెడ్డి, కుళ్లాయిస్వామి పాల్గొన్నారు.

ఉపాధ్యాయ ఖాళీలపై కసరత్తు

జిల్లా కేంద్రానికి 63 మంది ఎంఈఓలు

నేటి సాయంత్రానికి ఖాళీలపై స్పష్టత



సమావేశమైన రెండు జిల్లాల డీఈఓలు ప్రసాద్‌బాబు, కిష్టప్ప

అనంతపురం విద్య, మే 10(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్ల నేపథ్యంలో ఖాళీలు లెక్క తేల్చే పని మొదలైంది. అనంతపురం, సత్యసాయి జిల్లాల డీఈఓలు ప్రసాద్ బాబు, కిష్టప్ప ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ మొదలు పెట్టారు. నగరంలోని శారదామున్సిపల్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో శనివారం ఈ కసరత్తు ప్రారంభించారు. 63 మండలాల నుంచి ఎంఈఓలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను పిలిపించి ఖాళీల వివరాలను ఆరా తీశారు. ముఖ్యంగా ఐదేళ్లు, ఎనిమిదేళ్లు, క్లియర్ వేకెన్సీలు, రీ అపోర్షన్, ఫారిన్ సర్వీస్, స్టడీ లీవ్, అనధికార అబ్సెంట్.. ఇలా అన్ని ఖాళీల లెక్కలు తీయాలని రెండు జిల్లాల డీఈఓలు ఎంఈఓలను ఆదేశించారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఇదే కసరత్తు చేశారు. ఆదివారం సాయంత్రానికి ఖాళీలపై పూర్తిస్థాయిలో స్పష్టత వస్తుందని డీఈఓలు పేర్కొన్నారు. బదిలీలు, పదోన్నతుల నేపథ్యంలో కమిటీలు నియమించారు. రెండు జిల్లాల డిప్యూటీ డీఈఓలు, సూపరింటెండెంట్లు ఐటీ సెల్, జిల్లా విద్యాశాఖ సిబ్బందితో కలసి బదిలీలు, ప్రమోషన్లు, ఖాళీలు, టెక్నికల్ టీమ్స్ ఏర్పాటు చేశారు.

ప్రత్యేక కౌంటర్లు

ఖాళీల లెక్కింపుతోపాటు, బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా గదుల్లో కౌంటర్లు ఏర్పాటు చేశారు. పుట్టపర్తి- పెనుకొండ డివిజన్లు ఒక గదిలో, కదిరి- ధర్మవరం డివిజన్లు ఒక గదిలో, కళ్యాణదుర్గం-గుంతకల్లు డివిజన్లు ఒక గదిలో, అనంతపురం డివిజన్ మరో గదిలో కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఎస్‌జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్ల కోసం, స్కూల్ అసిస్టెంట్ల నుంచి ప్రధానోపాధ్యాయుల ప్రమోషన్ల కోసం మరో రెండు కౌంటర్లు ఏర్పాటు చేశారు. త్వరలో జరిగే బదిలీలు, ప్రమోషన్లు, ఇతర గ్రీవెన్సుల కోసం టీచర్లు ఆయా కౌంటర్లలో సంప్రదించేలా ఏర్పాట్లు చేశారు.

జేసీ ఇంటికి రోడ్లు, భవనాలశాఖ మంత్రి



మంత్రితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశ్మిత్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి

తాడిపత్రి, మే 10(ఆంధ్రజ్యోతి): రోడ్ల భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి శనివారం ఎమ్మెల్యే జేసీ అశ్మిత్‌రెడ్డి ఆహ్వానం మేరకు వారి నివాసానికి వచ్చారు. మంత్రి తాడిపత్రిలో బంధువుల వివాహానికి హాజరయ్యారు. ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు మంత్రి జనార్దన్‌రెడ్డి, ఆయన భార్య ఇందిర వారి ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశ్మిత్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో చేసిన పనులకు సంబంధించి సుమారు రూ.8కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పుట్లూరు నుంచి ఇగుడూరు వరకు రహదారి రూ.33 కోట్లతో గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరైందని.. వైసీపీ హయాంలో రద్దయిందని తెలిపారు. మళ్లీ వచ్చేవిధంగా చూడాలని కోరారు. ఇంకా వివిధ అభివృద్ధి పనుల గురించి చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

ధర్మవరం, మే 10(ఆంధ్రజ్యోతి): పదో తరగతి, ఇంటర్‌లో మంచి మార్కులు సాధించిన వాల్మీకి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు వాల్మీకి ఉద్యోగసంఘం నియోజకవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరసింహులు, వాల్మీకి రాంప్రసాద్‌లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రతిభా పురస్కారాలను పెనుకొండ మిట్ట ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 25న అందజేస్తామన్నారు. పదో తరగతిలో 450 మార్కులు, ప్రైవేటు పాఠశాలలో 500 మార్కులకు పైగా వచ్చిన విద్యార్థులు, ఇంటర్‌లో ప్రభుత్వ కళాశాలలో 750 మార్కులు, ప్రైవేటు కళాశాలలో 850 మార్కులకుపైగా వచ్చిన విద్యార్థులకు పురస్కారాలు అందజేస్తామ న్నారు. వివరాలకు 9177620400, 9394798674, 99666926161 నెంబర్లకు సంప్రదించాలని వారు కోరారు.

ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోండి

అనంతపురం క్లాక్‌టవర్, మే 10 (ఆంధ్రజ్యోతి): ఉపకారవేతనాల కోసం పేద బ్రాహ్మణ విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని బ్రాహ్మణ విద్యార్థినీ మహిళా సంక్షేమసంఘం కార్యదర్శి రమాదేవి తెలిపారు. 2025-26 విద్యాసంవత్సరం ఆరోతరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న ప్రతిభగల పేద బ్రాహ్మణ విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు సెల్ నంబర్లు 9703789201, 9490130999లను సంప్రదించాలని కోరారు.

చీనీ టన్ను రూ. 22వేలు

అనంతపురం రూరల్, మే 10(ఆంధ్రజ్యోతి): స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో శనివారం చీనీకాయలు టన్ను గరిష్ఠంగా రూ. 22,800 పలికినట్లు మార్కెట్ ఎంపిక శ్రేణి కార్యదర్శి గోవిందు తెలిపారు. కనిష్ఠంగా రూ. 3,900, సరాసరి రూ. 13,500తో అమ్ముడుపోయినట్లు తెలిపారు. మార్కెట్‌కు మొత్తం 227 టన్నుల చీనీకాయలు వచ్చాయన్నారు.

చంద్రబాబు మాటలన్నీ అసత్యాలే: ఎమ్మెల్సీ

ఉరవకొండ, మే 10(ఆంధ్రజ్యోతి): హంద్రీనీవా కాలువ వెడల్పు పనుల పరిశీలనకు వచ్చిన సీఎం చంద్రబాబు ఛాయాపురం ప్రజావేదికలో అసత్యాలు మాట్లాడారని ఎమ్మెల్సీ శివరామిరెడ్డి శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు. రైతులకు ఎకరాకు రూ.60వేల కౌలు వస్తుందని చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఎకరాకు రూ.60వేలు కౌలు ఇస్తామంటే రైతులను ఒప్పించి, కావాల్సినంత భూమి ఇప్పిస్తాం. తీసుకోవడానికి మీరు సిద్ధమా అని సవాల్ విసిరారు. వైఎస్సార్ సీఎం అయ్యాక 40 టీఎంసీ సామర్థ్యంతో హంద్రీనీవా పనులు జరిగాయన్నారు. వైసీపీ పాలనలో హంద్రీనీవా సామర్థ్యాన్ని 6,300క్యూసెక్కులకు పెంచుతూ టెండర్లు కూడా పిలిచామన్నారు. రెండోఫేజ్‌లో లైనింగ్ చేస్తే రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. మొదటి దశలో 3800 క్యూసెక్కులు కాకుండా, 10వేల క్యూసెక్కులు నీరు తెచ్చేలా పనులు చేయాలన్నారు.

చరిత్రను వక్రీకరించొద్దు: అనంత

అనంతపురం క్రైం,మే10(ఆంధ్రజ్యోతి): హంద్రీనీవా విషయంలో చరిత్రను వక్రీకరించొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. శనివారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు పాలనలో హంద్రీనీవాను శంకుస్థాపనలకే పరిమితం చేశారని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యాకే పనులు పరుగు పెట్టాయన్నారు. దాని ఫలితంగానే 2012 నుంచి జిల్లాకు హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు వస్తున్నాయని తెలిపారు. ఛాయాపురం పర్యటనలో చంద్రబాబు మాట్లాడిన తీరు చూస్తే ఆయనలో ఏమీ మార్పు రాలేదని అర్థమవుతోందన్నారు. కృష్ణా జలాల కోసం ఇక్కడ దశాబ్దాలుగా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయని, దాని ఫలితమే హంద్రీనీవా ప్రాజెక్టు అన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో మిర్చి సాగు అధికమని, కానీ ధర లేదన్నారు. కందులు, శనగ, పత్తి పంటలకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. కరువు పరిస్థితులపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం బాధాకరం అన్నారు. యుద్ధభూమిలో వీరమరణం పొందిన గోరంట్ల మండలం కళ్లితండాకు చెందిన మురళినాయక్‌కు జోహార్లు అర్పించారు. ఆయన చూపిన ధైర్యసాహసాలు దేశానికి గర్వకారణం అన్నారు.

చిరుతల సంచారంతో జనం బెంబేలు



కరిడికొండ గ్రామ శివారులో చిరుతలు సంచారం

గుత్తిరూరల్, మే 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని కరిడికొండ గ్రామ శివారులోని కొండలో శనివారం తెల్లవారుజామున చిరుతల సంచారంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. తెల్లవారుజామున క్రషర్ మిషన్ వద్ద టిప్పర్‌ను తీసుకొని వెళ్తుండగా.. దారిలో నాలుగు చిరుతల రావడంతో డ్రైవర్ కేకలు వేయగా కొండలోకి వెళ్లాయి. జన సంచారంలోకి చిరుతలు రావడంతో ప్రజలు భయాందోళన గురయ్యారు. చిరుతల సంచారం గురించి స్థానిక ప్రజలు అటవీశాఖ అధికారులు తెలిపారు.

న్యూస్ బాక్స్

భక్తిశ్రద్ధలతో శని త్రయోదశి పూజలు


ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న శని భగవానుడు

అనంతపురం కల్చరల్, మే 10(ఆంధ్రజ్యోతి): శనిత్రయోదశిని పురస్కరించుకుని శనివారం నగరంలోని పలు ఆలయాల్లో శనిదేవుడికి విశేష పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో శని భగవానుడికి తైలాభిషేకం, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా హాజరై పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

మెగా డీఎస్సీకి ఉచిత శిక్షణ

రామగిరి, మే 10(ఆంధ్రజ్యోతి): టెట్ పరీక్షలలో అర్హత సాధించిన వారికి డీఎస్సీ పరీక్షల కోసం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో త్వరలో ఆన్‌లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు రామగిరి హాస్టల్ వార్డెన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ, ఈబీసీ క్యాటగిరికి చెందిన అభ్యర్థులు ఉచితశిక్షణ కోసం ఈ నెల 15 వరకు దరఖాస్తుల చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులను బీసీ సంక్షేమ సాధికారిత జిల్లా కార్యాలయంలో అందజేయాలన్నారు. దరఖాస్తులను జిల్లా కార్యాలయం నుంచి పొందవచ్చని ఆయన తెలిపారు. టెట్ అర్హత సాధించిన మండలంలోని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ప్రభుత్వ ఉద్యోగుల తాలూకా కమిటీ ఎన్నిక


ఎన్నికైన కమిటీ సభ్యులు

శింగనమల, మే 10(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం శింగనమల తాలూకా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవం ఎన్నుకున్నట్లు ఎన్నికల నిర్వహణ అధికారులు వేణుగోపాల్, నాగరాజు తెలిపారు. శింగనమల తహసీల్దార్ కార్యాలయంలో శనివారం జరిగిన సంఘం ఎన్నికల్లో తాలూకా అధ్యక్షుడిగా ఎం.శ్రీరాములు(వైద్యఆరోగ్యశాఖ), సహాధ్యక్షుడిగా వి. పవన్ కుమార్(ట్రెజరీశాఖ) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా అశ్వత్థనారాయణ, సుధాకర్, (ఆరోగ్యశాఖ), నారాయణరెడ్డి (ట్రెజరీ శాఖ), భాగ్యశ్రీ(సచివాలయశాఖ), కార్యదర్శిగా శ్రీనివాసులు, సహ కార్యదర్శులుగా రియాజ్‌బాష, సునాలిని, అంజలితో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు.

రేపు పీవీకేకే ఐటీలో ప్రాంగణ నియామకాలు

అనంతపురం రూరల్, మే 10(ఆంధ్రజ్యోతి): స్థానిక పీవీకేకే ఐటీ కళాశాలలో సోమవారం ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ బండి రమేష్‌బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ ఆధ్వర్యంలో ఉదయం గంటల 9 గంటల ప్రాంగణ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. 2024, 2025 సంవత్సరాల్లో పట్టభద్రుల య్యే బీ.టెక్, ఏదైనా డిగ్రీ, ఎంసీఏ, ఎంబీఏ విద్యార్థులు అర్హులన్నారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐటీ కంపెనీ వర్చ్యూసా సంస్థలోని కేపీఓ అనలిస్ట్ హోదా ఉద్యోగాలకు ఎంపిక ఉంటుందన్నారు. ఎంపికైన వారికి రూ. 3లక్షలు వార్షిక వేతనం ఉంటుందన్నారు. ఉద్యోగం స్థానం వర్క్‌ఫ్రం హోమ్ అయినప్పటికీ, బేస్ లొకేషన్ హైదరాబాద్ అన్ని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

విలువలకు పాఠశాలే పునాది కావాలి

● ఆత్మీయ సమావేశంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు


మాట్లాడుతున్న మాతృశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శశికళ

అనంతపురం సెంట్రల్, మే 10(ఆంధ్రజ్యోతి): సేవాగుణం అలవర్చుకునే విలువలకు పాఠశాలే పునాది కావాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పలువురు పేర్కొన్నారు. సెయింట్ జోసఫ్ విద్యాసంస్థల టీచర్లు, విద్యార్థుల ఆత్మీయ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. మాతృశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శశికళ అధ్యక్షత వహించిన ఈ వేడుకలను వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తరిమెల అమర్నాథ్‌రెడ్డి, రవికాంత్ రమణ, సద్దాం, లెనిన్, శ్రీనివాస్‌నాయక్, సలీం మాలిక్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాస్త్రీయ దృక్పథం, స్పృహ పెంచే అంశాలతో కూడిన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత చదవులందించేలా సమాజం ముందుకు రావాల్సిన అవసరముందన్నారు. అనంతరం ఇంటర్మీడియేట్‌లో అత్యధిక మార్కులు సాధించిన రెయిన్‌బో హోం విద్యార్థులకు సెయింట్ జోసెఫ్ పాఠశాల పూర్వపు విద్యార్థులు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వేడుకల నిర్వాహకులు విజయలక్ష్మి, సునిత, నవీన్, మహేశ్వర్‌రెడ్డి, పాఠశాల అధ్యాపకులు కిషోర్‌కుమార్, నరసింహులు, సత్యప్రభ తదితరులు పాల్గొన్నారు.

చాగల్లు రిజర్వాయర్‌లో వ్యక్తి గల్లంతు

● చీకటి పడే వరకు గాలింపు ● లభ్యంగాని ఆచూకీ


రిజర్వాయర్‌లో గాలిస్తున్న గజ ఈతగాళ్లు

శింగనమల, మే 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉల్లికల్లు వద్ద చాగల్లు రిజర్వాయర్‌లో అదే గ్రామానికి చెందిన శ్రీరాములు (47) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అతడి కోసం పోలీసుల ఆధ్వర్యంలో శనివారం చీకటి పడే వరకు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. ఉల్లికల్లుకు చెందిన శ్రీరాములు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతడు శనివారం ఉదయం మద్యం తాగి ఉల్లికల్లు సమీపంలోని సుంకలమ్మ గుడి వద్ద ఉన్న దారిలో వెళుతూ రిజర్వాయర్‌లో పడ్డాడు. అయితే అతడు నీళ్లలోంచి ఎంత సేపటికి రాకపోవడంతో ఆ చుట్టుపక్కల ఉన్న అక్కడికి వెళ్లి పరిశీలించారు. అతడు కనబడక పోవడంతో కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని గజ ఈత గాళ్లతో రాత్రి వరకు రిజర్వాయర్‌లో గాలించినా శ్రీరాములు ఆచూకి లభించలేదు. చీకటి పడడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. శ్రీరాములుకు భార్య, కుమారుడు ఉన్నారు.

పునాదులు, గోడలకే పరిమితం

● జగనన్న కాలనీల్లో పూర్తి కాని ఇళ్లు
● ముళ్ల కంపలతో దర్శనమిస్తున్న కాలనీలు


బండమీదపల్లిలో పునాదులకే పరిమితమైన ఇళ్లు

రాప్తాడు, మే 10(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల్లో ఎక్కడ చూసినా ముళ్ల కంపలు, పునాదులు, మొండి గోడలే దర్శనమిస్తున్నాయి. రాప్తాడు, హంపాపురం కాలనీలు మినహా మిగతా అన్ని కాలనీల్లో ఇదే పరిస్థితి. ఇళ్లు పూర్తి కాకుండా వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. అప్పటి ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి అందించే ఆర్థిక సహాయం చాలకపోవడం, కట్టిన వాటికి బిల్లులు సక్రమంగా రాకపోవడం తదితర కారణాల వల్ల లబ్ధిదారులు పూర్తిగా ఇళ్లు నిర్మించుకోలేకపోయారు. మండలంలోని రాప్తాడు, ప్రసన్నాయపల్లి, గాండ్లపర్తి, కొత్తపల్లి, హంపాపురం, బండమీదపల్లి, చెర్లోపల్లి, బోగినేపల్లి, గంగలకుంట, యర్రగుంట, గొందిరెడ్డిపల్లి గ్రామాల్లో ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలంతో పాటు ఇళ్లు మంజూరు చేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 1.80 లక్షలు మంజూరు చేసింది. గృహ నిర్మాణ సామగ్రి దరలు విప రీతంగా పెరగడంతో ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం ఏ మాత్రం చాలకపోవడంతో అనేక మంది ఇళ్లు నిర్మించుకోలేకపోయారు. కొంత మంది పునాది వేసి వదిలేశారు. మరికొందరు గోడలు కట్టారు. ఇంకొందరు స్లాబ్ వేసి వదిలేశారు. ఎక్కువ మంది ఇంటి నిర్మాణం పూర్తి చేయలేకపోయారు. దీంతో ఇళ్లతో కళకలాడాల్సిన కాలనీలు కళావిహీనంగా కనిపిస్తున్నాయి. యర్రగుంట గ్రామంలో ఊరికి దూరంగా జగనన్న కాలనీ ఉండటం వలన అక్కడ ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. ఒట్టి గోడలే కనిపిస్తున్నాయి. కొన్ని కాలనీల్లో ఇంటి గోడలకు అమర్చిన కిటికీలు ఇతర సామగ్రిని ఆకతాయిలు ధ్వంసం చేశారు. చాలా ఇళ్ల గోడలు నెర్రెలు చీలాయి. రాప్తాడు సచివాలయం పరిధిలో 260 ఇళ్లకు గాను 131 మాత్రమే పూర్తయ్యాయి. గాండ్లపర్తిలో 107కి 23, గొందిరెడ్డిపల్లిలో ఆరుకు గాను నాలుగు, హంపాపురంలో 52కు 36, బండమీదపల్లిలో 76కు 14, ఎం. చెర్లోపల్లిలో 11కు మూడు, బోగినేపల్లిలో 70కి 19, ప్రసన్నాయపల్లిలో 324కు గాను 116 పూర్తయ్యాయి. మొత్తం మండల వ్యాప్తంగా 907 ఇళ్లకు గాను 346 ఇళ్ల మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి.

ఇల్లు కట్టుకుంటే బిల్లులు ఇస్తాం

గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కాలనీల్లో చాలా మంది ఇళ్లు నిర్మించుకోలేదు. పునాదులు, గోడలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం ఆ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తే ప్రస్తుత ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుంది. గతంలో నిలిచిపోయిన ఇళ్లను ప్రస్తుతం నిర్మించుకుంటే గత ప్రభుత్వం ప్రకటించిన రూ. 1.80 లక్షలతో పాటూ ఎస్సీ, బీసీలకు అదనంగా మరో రూ. 50 వేలు, ఎస్టీలకు రూ. 70 వేలను ఈ ప్రభుత్వం అందిస్తుంది. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

\- లావణ్య, హౌసింగ్ ఏఈ, రాప్తాడు


యర్రగుంటలో గోడలకే పరిమితమైన ఇళ్లు

వీరనాగమ్మ ఉత్సవాలు ప్రారంభం


అలంకరణలో వీరనాగమ్మ మూల విరాట్

అనంతపురం రూరల్, మే 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉప్పరపల్లి సమీపంలో వెలసిన పాలవేరు వీరనాగమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శనివారం ఎలవ పూజ నిర్వహించారు. ఆలయంలో అమ్మవారి మూల విరాట్‌కు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఇరుసు పోటీలు నిర్వహించారు. కొండపల్లి శివరాజు మొదటి స్థానంలో, కొండకింద రాజు ద్వితీయ స్థానంలో నిలిచారు. వీరికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నగదు బహుమతులు అందజేశారు.

గ్రామాల్లో నీటి సమస్య తలెత్తకుండా చర్యలు

● ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ హరికుమార్

ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ



అనంతపురం రూరల్, మే 10 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రజలకు నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ హరి కుమార్ తెలిపారు. ఆ మేరకు మండలంలో వేసవి నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సాధించా మన్నారు.

ప్రశ్న: గ్రామాల్లో నీటి పంపిణీ ఏవిధంగా ఉంది..?

జ: మండలంలోని 25గ్రామపంచాయతీల పరిధిలోని 39గ్రామాలకు 41 నీటి స్కీంలలో 110బోర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నాం. సత్యసాయి స్కీం కింద మరికొన్ని గ్రామాల్లో నీటిని అందిస్తున్నాం. ఏవైనా సమస్యలొచ్చిన వెంటనే మరమ్మతులు చేయిస్తున్నాం.

ప్రశ్న: ఏ గ్రామాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉంది?

జ: వేసవి నేపథ్యంలో మండలంలోని ఇటుకలపల్లి, ఆకుతోటపల్లి, చిన్నకుంట, చియ్యేడు ప్రాంతాల్లో తీగునీటి సమస్య అధికంగా ఉన్నట్లు గుర్తించాం. ఈ ప్రాంతాల్లో సమస్య పరిష్కారానికి కలెక్టరేట్ ఎదుట ఉన్న అనంతసాగర్ చెరువు సమీపంలో నాలుగు బోర్లు వేయించారు. అలాగే పాపంపేట, కక్కలపల్లి కాలనీల్లో పంచాయతీ అధికారుల సమన్వయంతో అదనంగా బోర్లు వేయించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఐదారు చోట్ల మినహా మండలంలో ఎక్కడా ఇబ్బంది లేదు.

'గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి'


మాట్లాడుతున్న జిల్లా జైలు సూపరింటెండెంట్ షఫిఉర్ రెహమాన్

నార్పల, మే 10(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాలని వెంకట్ వకుళ ఫౌండేషన్ చైర్మన్ ఆలం వెంకట నరసానాయుడు, జిల్లా జైలు సూపరింటెండెంట్ షఫిఉర్ రెహమాన్ పేర్కొన్నారు. నార్పల ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం వెంకట్ వకుళ ఫౌండేషన్ క్రికెట్ చాంపియన్ కప్ పోటీలను నిర్వహిం చారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా జైలు సూపరింటెండెంట్ షఫి ఉర్ రెహమాన్ చేతుల మీదుగా పోటీలను ప్రారంభించారు. విన్నర్స్ జట్టుకు రూ. 50వేలు, రన్నర్స్‌కు రూ. 25వేలు నగదు బహుమతులు అందజేస్తామని ఆలం వెంకట నరసా నాయుడు తెలిపారు. ఎప్పుడు లేని విధంగా దాదాపు 70టీంలు పాల్గొనడం చాలా గర్వంగా ఉందన్నారు.

అన్నదాతా సుఖీభవ సాయం ఒకేసారి ఇవ్వాలి

● ఏపీ రైతుసంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి

అనంతపురం కల్చరల్, మే 10(ఆంధ్రజ్యోతి): పీఎం కిసాన్ సన్మాన్ నిధికి సంబంధం లేకుం డా అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం కింద ఒకేసారి రూ.20వేలు ఇవ్వాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి డిమాం డ్ చేశారు. ఆయన శనివారం స్థానిక గణేనాయక్ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో గత ఖరీఫ్, రబీలో ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయి, రైతులు తీవ్ర అప్పుల్లో కూరుకుపోయారన్నారు. పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. శుక్రవారం జిల్లాకు వచ్చిన ముఖ్య మంత్రి చంద్రబాబు పీఎం కిసాన్‌తో కలిపి పెట్టుబడి సాయం మూడు విడతల్లో ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. అలాగే హంద్రీనీవా కాలువ సామర్థ్యాన్ని మొదటిఫేస్‌లో 3850 క్యూసెక్కులకు కుదించి, రెండోఫేస్‌లో కాంక్రీటు లైనింగ్ పనులు చేయడం వల్ల ఆయకట్టు రైతులు, ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కాలువ లై నింగ్ పనులను రద్దు చేసి, పదివేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచా లన్నారు. పిల్ల కాలువలు పూర్తి చేసి ఆయకట్టుకు, చెరువులకు నీరిచ్చి జిల్లా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శివారెడ్డి, సంజీవరెడ్డి, ఒన్నూరప్ప పాల్గొన్నారు.

మున్సిపల్ వర్కర్ అదృశ్యం

అనంతపురం క్రైం, మే 10(ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అరుణ్‌కుమార్ అదృశ్యమయ్యాడు. అంబేడ్కర్‌నగర్‌లో నివాసముంటున్న అరుణ్‌కుమార్ మున్సిపల్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం తెలిసిన వారితో అప్పు చేశాడు. వారి నుంచి ఒత్తిళ్లు అధికమయ్యాయి. ఈ క్రమంలో ఉదయం 5.30గంటలకు పనికి వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి రాకపోవడంతో ఆఫీస్‌లో ఆరా తీశారు. పనికి వెళ్లలేదని తెలియడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. తల్లి నారాయణమ్మ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కుల, మతాలకు అతీతంగా ఆర్డీటీ సేవలు

● రిలే దీక్షల్లో పేర్కొన్న పలువురు నాయకులు



మురళీనాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన నాయకులు

అనంతపురం సెంట్రల్, మే 10(ఆంధ్రజ్యోతి): కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ఆర్డీటీ సేవలందించిందని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్ఏ రెన్యువల్ చేయాలని అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆరవ రోజైన శనివారం కమిటీ కన్వీనర్ సాకేహరి అధ్యక్షతన వహించిన రిలే దీక్షల్లో ముందుగా వీరజవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. రిలేదీక్షలకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, మాజీ సైనికుల సంఘం జిల్లా అధ్యక్షుడు కెప్టెన్ షేకన్న, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వేమన, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్ఏను రెన్యువల్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు రామకృష్ణ, సుగుమంచి శ్రీనివాసు లు, టీకేఎస్ ఆనంద్, కేవీ రంగారెడ్డి, అల్తాఫ్, కొండయ్య, నాగిరెడ్డి, రంగారెడ్డి, సాకేశంకర్, ఇమామ్, కృష్ణారెడ్డి, కేపీరాజు, గంగాధర్, శ్రీనివాసులు, రవికుమార్, వెంకటరమణ, నరసింహులు, ఖాజాముద్దీన్, టీవీ రెడ్డి, నాగరాజు, మహమ్మద్ గౌస్, హుస్సేన్, రామ్‌గోపాల్, అబుసలేహ, చిరంజీవి, నంజుండయ్య తదితరులు పాల్గొన్నారు.

పొలాల్లోకి వెళ్లేందుకు రోడ్డు వేయాలి

ఎన్‌హెచ్ 554-డిపై పాములరాయి రైతుల ధర్నా


రోడ్డు సౌకర్యం కల్పించాలని ధర్నా చేస్తున్న పాములరాయి రైతులు

అనంతపురం రూరల్, మే 10(ఆంధ్రజ్యోతి): తమ పొలాల్లోకి వెళ్లేందుకు సర్వీసు రోడ్డు నిర్మించాలని పాములరాయి గ్రామ రైతులు డిమాండ్ చేశారు. ఆ మేరకు శనివారం గ్రామ సమీపంలోని ఎన్‌హెచ్ 554-డి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ... రాష్ట్ర రాజధాని అమరావతికి వెళ్లేందుకు బెంగళూరు- హైదరబాద్ జాతీయ రహదారి 44కు కనెక్ట్ చేస్తూ 554 -డి జాతీయ రహదారి ఏర్పాటు చేశారన్నారు. ఇందుకోసం స్థానికంగా ప్రత్యేక జంక్షన్ ఏర్పాటు చేని, ఆ రోడ్డును తాడిపత్రి సమీపంలోని బుగ్గ వద్దకు లింక్ చేశారన్నారు. రోడ్డు రావడం వలన తమకు అన్ని రకాల సౌలభ్యంగా ఉంటుందని తక్కువ ధరలకే తమ భూములు ఇచ్చామని అన్నారు. అయితే రోడ్డు ప్రారంభంలో 800 మీటర్ల సర్వీస్ రోడ్డును వేయకుండా వదిలేశారని, దీంతో తమ పొలాల్లోకి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. పశువులు, ధాన్యం, గడ్డి ఇతరత్రా వాటిని తీసుకెళ్లాలంటే మెయిన్ రోడ్డు నుంచి పొలాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. ఈక్రమంలో తాము రోడ్డు ప్రమాదాల భారిన పడే అవకాశం లేకపోలేదన్నారు. సర్వీసు రోడ్డు కోసం గత ఐదేళ్లలో కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరికి, రాష్ట్ర ఎంపీలకు, ఎమ్మెల్యేకి అనేక సార్లు వినతులు ఇచ్చామన్నారు. ఎవరూ స్పందించలేదన్నారు. సర్వీసు రోడ్డు వేసేందుకు కేంద్ర మంత్రి సాను కూలంగా ఉన్నా, విజయవాడలోని ఆర్వో ఆర్‌కే సింగ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సర్వీసు రోడ్డు నిర్మాణానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రోడ్డుపై దాదాపు అరగంట పాటు ధర్నా నిర్వహించి, విరమించారు.

వీర జవానుకు ఘన నివాళి



అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకుల నివాళి

అనంతపురం న్యూటౌన్, మే 10 (ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్‌తో జరుగుతున్న పోరాటంలో శ్రీసత్యసాయి జిల్లాకుచెందిన వీరజవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందడంపై జిల్లా కేంద్రంలో ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో భారీ శాంతి ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దాదాగాంధీ హాజరై తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ శాంతి ర్యాలీ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకు సాగింది. అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి వీరజవాన్ మురళీ నాయక్‌కు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి, దాదాగాంధీ మాట్లాడుతూ.. దేశం కోసం వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ సేవలు ఎనలేనివన్నారు. దేశరక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలర్పించిన అమరవీరుడన్నారు. వారి కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎండీ ఇమామ్, జిల్లా అధ్యక్షుడు ఓబులేసు, నగరాధ్యక్షుడు రాము యాదవ్, వంశీయాదవ్, యూత్‌కాంగ్రెస్ జిల్లా ఇన్‌చార్జ్ కిశోర్‌తో పాటు పెద్ద ఎత్తున ఎన్ఎస్‌యూఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కొవ్వొత్తుల ప్రదర్శన..


కొవ్వొత్తులతో ర్యాలీలో టీడీపీ నాయకులు

బుక్కరాయసముద్రం మే 10(ఆంధ్రజ్యోతి): పాకిస్తాన్‌తో పోరాటంలో వీరజవాన్ మురళీనాయక్ వీరమణం పొందాడని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. వీరజవాన్ మృతికి నివాళులు అర్పిస్తూ శనివారం సాయంత్రం మండలకేంద్రమైన బుక్కరాయసముద్రంలో టీడీపీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వీరజవాన్ మురళీనాయక్ ప్రాణత్యాగం దేశం మరిచిపోదన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ అశోక్, మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ, నాయకులు నారాయణస్వామి, కేసన్న, చెరుకూరి నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.


రామగిరిలో కొవ్వొత్తులతో గ్రామస్థు ర్యాలీ

● రామగిరి: వీర జవాన్ మురళీనాయక్ వీర మరణానికి సంతాపంగా మండలంలోని పేరూరులో శనివారం కొవ్వొ త్తుల ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి ర్యాలీగా వెళ్లి ప్రధాన కూడలిలో వీరజవాన్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన సేవలను ప్రభుత్వం గుర్తించాలని టీడీపీ నాయకులు నినదించారు. ప్రతి ఒక్కరు దేశం కోసం సిద్ధం కావాలని, మురళీనాయక్‌ను ఆదర్శం గా తీసుకోవాలన్నారు. టీడీపీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


శింగనమలలో ..

● శింగనమల: పాకిస్తాన్‌తో జరిగిన పోరాటంలో వీర మరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్‌కు శింగనమల యవకులు, గ్రామస్థులు శనివారం నివాళులర్పించారు. మురళీ నాయక్ చిత్రపటంతో స్థానిక ఆత్మరామస్వామి దేవాలయం నుంచి కొవ్వొత్తులతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.

పాక్ ఉగ్రవాదుల్ని అంతం చేయాలి

● ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా మాజీ సైనికుల ర్యాలీ


రాప్తాడులో ర్యాలీ మాజీ సైనికుల ర్యాలీ

రాప్తాడు, మే 10 (ఆంధ్రజ్యోతి): పహల్గాంలో అమాయకు భారతీయుల్ని కాల్చి చంపిన పాక్ ఉగ్రవాదుల్ని అంతం చేయాలని మాజీ సైనికులు డిమాండ్ చేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా, పాక్ కాల్పుల్లో వీరమరణం పొందిన మురళీనాయక్ ఆత్మ శాంతించాలని, రాప్తాడులో శనివారం మాజీ సైనికుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారి పై జంక్షన్ వద్ద నుంచి రాప్తాడు బస్టాండు వరకూ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు సుదర్శన్‌రెడ్డి, నల్లపరెడ్డి, విశ్వేశ్వరరావు, రమేష్‌రెడ్డి, తిరుపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.

నేడు వీరజవాన్‌కు నివాళిగా ప్రదర్శన

● ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర్‌ప్రసాద్

అనంతపురం అర్బన్ మే 10(ఆంధ్రజ్యోతి): పాక్ సైనికులపై జరుపుతున్న దాడిలో వీరమరణం పొందిన మురళీ నాయక్‌కు నివాళులు అర్పిస్తూ, ఆయన ఆత్మశాంతి కోసం ఆదివారం సాయంత్రం అనంతపురం నగరంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర్‌ప్రసాద్ శనివారం తెలిపారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు క్లాక్ టవర్ నుంచి సప్తగిరి సర్కిల్‌లోని అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. ఈ కొవ్వొత్తుల ర్యాలీలో కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా నాయకులు, ప్రజ లందరూ హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

వాసవీ అమ్మవారికి కలశాభిషేకం



ప్రత్యేక అలంకరణలో వాసవీ అమ్మవారు

గుంతకల్లుటౌన్, మే 10(ఆంధ్రజ్యోతి): వాసవీ జయంతి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో శనివారం అమ్మవారికి కలశాభిషేకం పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఉదయమే విష్ణుసహస్రపారాయణం, అమ్మవారి పాదాలకు కలశాభిషేకం నిర్వహించారు. తర్వాత విశేషపుష్పాలంకరణ చేసి పూజలు చేశారు. సాయంత్రం వాసవీ ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు కోలాటం ఆడారు. అలాగే భక్తిగీతాలను ఆలపించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు గోపా జగదీష్, కార్యదర్శి కృపాకర్, కోశాధికారి వెంకటేశ్వర్లు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

హనుమద్ జయంతి పోస్టర్ల ఆవిష్కరణ



పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఆలయ ఈఓ, సిబ్బంది

గుంతకల్లు టౌన్, మే 10(ఆంధ్రజ్యోతి): కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం దక్షిణాది హనుమద్ జయంతి పోస్టర్లను ఆలయ ఈఓ వాణి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ ఈనెల 18నుంచి 22వ తేదీ వరకు హనుమద్ జయంతి కార్యక్రమాన్ని ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వేదపండితులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

నిత్యాన్నదానానికి రూ.1.62 లక్షల విరాళం

గుంతకల్లు టౌన్, మే 10(ఆంధ్రజ్యోతి): కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో నిత్యాన్నదానానికి శనివారం భక్తులు విరాళం అందజేశారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలకేంద్రానికి చెందిన నిరంజన్, పవన్‌కుమార్ రూ. 1.62లక్షల నగదును ఆలయ ఈఓ వాణికి అందజేశారు. తర్వాత అర్చకులు వీరికి స్వామిదర్శనం చేయించి అర్చనలు జరిపి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, వేదపండితులు పాల్గొన్నారు.

నేడు లక్ష్మీనరసింహస్వామి జయంతి

రాయదుర్గం, మే 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని మల్లాపురం సమీపంలో వెలసిన విప్రమలై లక్ష్మీనవ నారసింహస్వామి ఆలయంలో ఆదివారం నరసింహస్వామి జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు రామ్మూర్తిస్వామీజీ శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు స్వామివారికి లక్ష తులసి అర్చన, మహానారాయణ ప్రధాన నరసింహ హోమాలు, పూర్ణాహుతి, మహామంగళహారతి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అదే విధంగా సోమవారం ఉదయం 9 గంటలకు కల్యాణమహోత్సవం నిర్వహిస్తామన్నారు. భక్తులు తరలిరావాలని కోరారు.

కుందుర్పి: నృసింహస్వామి జయంత్యుత్సవాలను పురస్కరించుకుని మండలకేంద్రంలోని కోట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం 8 గంటలకు స్వామివారికి ప్రత్యేకఅభిషేకాలు, అలంకరణలు, పూజలు చేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి కల్యాణం జరపనున్నట్లు చెప్పారు.

యల్లనూరు: మండలకేంద్రంలో ఆదివారం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జయంతి వేడుకలు జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపా రు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి అభిషేక పూజలు నిర్వహిస్తామన్నారు. సాయంత్రం ఉత్సవ విగ్రహాన్ని గ్రామంలో ఊరేగిస్తామన్నారు.

నేడు వెంకటేశ్వరుడి కల్యాణోత్సవం

గుత్తిరూరల్, మే 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొత్తపేట గ్రామ శివారులో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత స్వామి వారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యుడు నాగేపల్లి లక్ష్మయ్య శనివారం తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు వేకువజామునే ఆలయంలోని స్వామి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేసి వివిధ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారన్నారు. అనంతరం హోమాలు నిర్వహించి శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కల్యాణం జరిపిస్తారని చెప్పారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు.

13న గంగ పూజ

గుత్తి, మే 10(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కోటవీధిలో రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద గల పెనకల బావిలో ఈనెల 13వ తేదీన రజకుల సమక్షంలో గంగ పూజను ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు, దేవాదాయ శాఖ వారు శనివారం తెలిపారు. భక్తులు పెద్ద పాల్గొనాలని కోరారు.

ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

రాయదుర్గం, మే 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని వడ్రవన్నూరు గ్రామ సమీపంలో వెలసిన అవులాపురం ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఉదయమే ఆలయంలోని మూలవిరాట్‌కు పలు అభిషేకాలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి వివిధ పూజలు జరిపారు. తర్వాత నైవేద్యం సమర్పించి మహామంగళహారతి ఇచ్చారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా మల్లాపురం గ్రామ సమీపంలో గల విప్రమలై లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ ప్రత్యేకపూజలను ఘనంగా నిర్వహించారు.

మట్టి తరలింపునకు అడ్డుకట్ట

డీ.హీరేహాళ్, మే 10 (ఆంధ్రజ్యోతి) మండలంలోని మల్లికేతి గ్రామ సమీపంలో ఉన్న చెరువు నుంచి ఒండ్రు మట్టిని టిప్పర్ల ద్వారా అక్రమంగా తరలిస్తుండగా కొందరు గ్రామస్తులు అడ్డుకున్నారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన తిమ్మారెడ్డి తదితరులు మల్లికేతి గ్రామస్తులతో మాట్లాడుకుని స్థానిక చెరువు నుంచి ఒండ్రుమట్టిని తరలిస్తామని, ఇందుకు ట్రిప్పునకు రూ. 1000 చొప్పున గ్రామంలోని దేవాలయాలకు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు మట్టిని తరలిస్తున్నారు. అయితే శనివారం రెండు టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తుండగా.. గ్రామానికి చెందిన కొందరు అడ్డు తగలారు. చెరువులో ఒండ్రు మట్టిని తరలించడం వల్ల రైతులకు ఇబ్బందులు కలుగుతాయని పేర్కొన్నారు. రైతుల పొలాలకు అవసరమైతే అధికారులు ద్వారా అనుమతులు తీసుకుని తరలించుకోవాలన్నారు. ఇలా టిప్పర్లు ద్వారా తరలిస్తే అడ్డుకుని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దీంతో మట్టి తరలింపు ప్రక్రియ ఆగిపోయింది.

డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా హర్షలత



బాధ్యతలు చేపట్టిన ప్రిన్సిపాల్ హర్షలత

కళ్యాణదుర్గం, మే 10 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఎస్‌వీజీఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నూతన ప్రిన్సిపాల్‌గా డాక్టర్ పీ. హర్షలత శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇంతకుమునుపు ప్రిన్సిపాల్ జయరామిరెడ్డి రిటైర్డ్ అయ్యారు. దీంతో కొన్ని రోజులుగా ఎఫ్‌ఏసీ ప్రిన్సిపాల్‌గా శైలజారాణి కొనసాగారు. ఇప్పుడు రెగ్యులర్ ప్రిన్సిపాల్‌గా అన్నమయ్య జిల్లాలోని రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి బదిలీపై హర్షలత వచ్చారు. ఆమె మాట్లాడుతూ డిగ్రీ కళాశాల అభివృద్ధికి, విద్యాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.

మురళీనాయక్ తెగువ మరువలేనిది

- కొనియాడిన వక్తలు
- వీరజవాన్‌కు ఘన నివాళి



రాయదుర్గంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిస్తున్న బంజారాలు

రాయదుర్గం,మే 10 (ఆంధ్రజ్యోతి): భారత సైనికుడు మురళీనాయక్ ధైర్యసాహసాలు మరువలేనివని, భారత్, పాక్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అతను చూపిన తెగువ దేశానికే గర్వకారణమని వక్తలు కొనియాడారు. యుద్ధంలో వీరమరణం పొందిన అతడికి శనివారం పలు ప్రాంతాల్లో నివాళులర్పిం చారు. రాయదుర్గం పట్టణంలో బంజారా ఉద్యోగుల సేవా సంఘం నాయకులు రవినాయక్, శివశంకర్‌నాయక్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులతో కలిసి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. మురళీనాయక్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. పలువురు బంజారా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

●డీ.హీరేహాళ్: వీరజవాన్ మురళీనాయక్‌కు మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్ వద్ద పోలీసులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అతడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశం కోసం మురళీనాయక్ చేసిన ప్రాణత్యాగం మరువలేనిదన్నారు. యుద్ధంలో శత్రువులపై ఆయన చూపిన ధైర్యసాహసాలు దేశానికే గర్వకారణమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పుష్పావతి, మాజీ సర్పంచ్ తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.



డీ హీరేహాళ్‌లో పోలీసుల నివాళి

● గుత్తి: పట్టణ శివారులోని గేట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మురళీనాయక్‌కు నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి గేట్స్ కళాశాల యాజమాన్యం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మురళీ నాయక్ త్యాగాన్ని భారత జాతి ఎన్నడు మరచిపోదన్నారు. అతడి కుటుంబానికి సానుభూతి తెలుపుతూ రూ.25వేలు అందజేస్తామని అన్నారు. కళాశాల ఎండీ రఘునాథ్‌రెడ్డి, కరెస్పాండెంట్ వీకే పద్మావతమ్మ, డైరెక్టర్ శ్రీవాణి, ప్రిన్సిపాల్ సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు.



గుత్తిలోని గేట్స్ కళాశాలలో ...

● తాడిపత్రి: పట్టణంలోని గాంధీసర్కిల్‌లో రోటరీక్లబ్ సభ్యులు వీర జవాన్ మురళీనాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రఫీ, మద్దిలేటి, రమేష్‌బాబు, సంజన, విక్రమ్, గిరికుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక రంగప్పకాలనీలో సీపీఐ నాయకులు కూడా మురళీనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ కార్యదర్శి రంగయ్య, నాయకులు నాగరంగయ్య, నారాయణరెడ్డి, లోకనాథ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

దర్గాహొన్నూరులో దాహం.. దాహం..

- 20 రోజులుగా తీవ్ర తాగునీటి ఎద్దడి
- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
- చెలిమ నీటితో కాలం గడుపుతున్న గ్రామస్థులు



చెలిమ నుంచి నీటిని తోడుతున్న గ్రామస్థుడు

బొమ్మనహాళ్, మే 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దర్గాహొన్నూరు గ్రామంలో గత 20 రోజులుగా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. దీంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో నీరులేక దాహార్తితో విలవిల్లాడుతున్నా.. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయం లేకపోవడంతోనే సమస్య పరిష్కారం కావడం లేదని అంటున్నారు. అయితే సమస్యను గుర్తించిన టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ కేశప్ప ఇటీవల తాగునీటి కోసం గ్రామ సమీపంలో గల హగరిలో చెలిమ తవ్వించారని, ప్రస్తుతం ఆ చెలిమ నీటిని తెచ్చుకుని కాలం గడుపుతున్నామని చెబుతున్నారు. గ్రామంలో వాటర్ ప్లాంట్ ఒక్కటే ఉండడంతో ఏమాత్రం సరిపోవడం లేదని, శ్రీరామిరెడ్డి నీరు కూడా రావడం లేదని, దీంతో నీటి సమస్య ఏర్పడిందని అంటున్నారు. గత్యంతరం చెలిమ నీరు తెచ్చుకుని గొంతు తడుపుకుంటున్నామని ఆవేదన చెందుతున్నారు. అధిక జనాభా కలిగిన దర్గాహొన్నూరుకు తాగునీరు సక్రమంగా అందించాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

ఉచిత ఖత్నా

గుంతకల్లుటౌన్, మే10(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ముస్లిం బాలురకు ఉచిత ఖత్నా నిర్వహించారు. ముందుగా చదివింపులు చేసి ఖత్నా ప్రారంభించారు. డాక్టర్ ఫిరోజ్ 40 మంది బాలురకు ఖత్నా చేశారు. అనంతరం ఖత్నాచేయించుకున్న పిల్లలకు లుంగీ, పౌష్టికాహారం కిట్లు, మందులు అందజేశారు. అంజుమన్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ జాఫర్, గౌరవఅధ్యక్షుడు రహిమాన్, సభ్యులు పాల్గొన్నారు.

నేడు కణేకల్లులో..

కణేకల్లు, మే 10(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలో ఆదివారం జరిగే ఉచిత ఖత్నాను ముస్లిం బాలురు సద్వినియో గం చేసుకోవాలని ఎస్ఎస్‌వీ హెల్త్‌కేర్ నిర్వాహకులు షాకీర్, షేక్‌గౌస్, పీర్‌బా షా కోరారు. ఉదయం 10 గంటల నుం చి వైద్యుల సంరక్షణలో ఖత్నా నిర్వహిస్తామన్నారు. ముస్లిం బాలురతో పాటు ఆసక్తి ఉన్న హిందువుల పిల్లలు కూడా పాల్గొనవచ్చని అన్నారు. స్థానిక దివాన్‌పీరా దర్గా పక్కన ఉన్న ఎస్ఎస్‌వీ హెల్త్‌కేర్‌లో కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు.

పెన్షనర్ల సంఘానికి విరాళం

తాడిపత్రి, మే 10(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని టీచర్స్‌కాలనీలో ఉన్న పెన్షనర్ల సంఘానికి రూ.20వేలు విరాళంగా వచ్చిందని అధ్యక్షుడు సత్యప్రసాద్‌రెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు. విశ్రాంత ఉపాధ్యాయులు సుబ్బరాయుడు, శ్రీనివాసులు ఒక్కొక్కరు రూ.10వేలు చొప్పున విరాళంగా అందించినట్లు చెప్పారు.

అంగన్వాడీల్లో మదర్స్‌డే

కూడేరు, మే 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని వివిధ గ్రామాల్లోనున్న అంగన్వాడీల్లో కేంద్రాల్లో శనివారం మదర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివారంపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో సీడీపీఓ శ్రీదేవి, సూపర్‌వైజర్ అరుణమ్మ హా జరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మదర్స్ డే ప్రాముఖ్యత గురించి వివరించారు. అంగన్వాడీ వర్కర్లు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.

ఘనంగా పూర్వవిద్యార్థుల సమ్మేళనం



గుంతకల్లులో గురువులతో పూర్వవిద్యార్థులు

గుంతకల్లు టౌన్, మే 10 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని సరస్వతీ విద్యామందిరంలో శనివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. పాఠశాలలో 1999- 2000వ విద్యాసంత్సరంలోపదో తరగతి చదివిన విద్యార్థులు మళ్లీ 25ఏళ్ల తరువాత ఒకే చోట కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒ కరినొకరు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నాటి గురువులను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు శివకృష్ణ, సత్యనారాయణ, మహమ్మద్ షరీఫ్, అమర్, గోపాల్‌కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

బిస్మిల్లా ఫంక్షన్‌హాల్‌లో నేడు..

కణేకల్లు: . మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 2004-05 సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు స్థానిక బిస్మిల్లా ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం పూర్వవిద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ బ్యాచ్ నిర్వాహకులు శనివారం తెలిపారు. విద్యార్థినీ, విద్యార్థులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఆపరేషన్ సిందూర్ విజయవంతమవ్వాలి

- ఆలయాల్లో బీజేపీ నాయకుల పూజలు



గుంతకల్లులోని వెంకటేశ్వరాలయంలో పూజలు చేయిస్తున్న బీజేపీ నాయకులు

రాయదుర్గం, మే 10(ఆంధ్రజ్యోతి): జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతి చర్యగా పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమవ్వాలని, యుద్ధంలో భారత సైనికులకు ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ఉండాలని, పాక్ సరిహద్దుల్లో ఉన్న భారత ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుతూ.. రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్ బైలాంజనేయస్వామి ఆలయంలో శనివారం బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నాని, పట్టణ అధ్యక్షుడు త్రినాథ్, ఉపాధ్యక్షుడు భీమసేన, గుమ్మఘట్ట మండలం అధ్యక్షుడు రమేష్, రూరల్ మండల ఉపాధ్యక్షుడు దొన తిమ్మప్ప, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

●బొమ్మనహాళ్: మండలంలోని నేమకల్లు ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యుద్ధంలో భారత సైనికులకు ఎటువంటి అపాయం జరగకూడదని, శత్రుదేశానికి తగిన గుణపాఠం చెప్పాలని కోరుతూ స్వామివారికి పూజలు చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు అనిల్‌కుమార్‌చార్యులు, సంతోషకుమార్‌చార్యులు దేవాదాయశాఖ అధికారి ఓబన్న తెలిపారు.

●గుంతకల్లుటౌన్: పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు చేయించారు. అలాగే వీర మరణం పొందిన సైనికుల ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్లు పార్టీ పట్టణ అధ్యక్షుడు వడ్డె రమేష్ తెలిపారు. నాయకులు పురంధర్, కొలిమి శేకన్న, దాసరిశ్రీనివాసులు, సతీష్‌చౌదరి, సురేష్,శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

●ఉరవకొండ: మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు చేయించారు. అలాగే భరతమాత పేరున అర్చన చేయించారు. నాయకులు లక్ష్మీనారాయణ, శ్రీరామ్, సిద్ధప్ప, ఆచారి, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.

●యాడికి: మండలకేంద్రంలోని చెన్నకేశవస్వామి ఆలయంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరమరణం పొందిన సైనికుడు మురళీనాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించామని పార్టీ మండల అధ్యక్షుడు వద్ది రాజశేఖర్ తెలిపారు. నాయకులు జగదీష్, మురళీ, లక్ష్మయ్య, నాగేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

●శెట్టూరు: మండలంలోని లక్ష్మంపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో బీజేపీ నాయకులు పూజలు నిర్వహించారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బంగారు మల్లారెడ్డి, పూజారి తిప్పేస్వామి, ఎల్‌సీ గురుమూర్తి, అశోక్, మర్రిస్వామి, నాగభూషణ, వడ్డే మర్రిస్వామి తదితరులు పాల్గొన్నారు.

●తాడిపత్రి: పట్టణంలోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు జరిపించారు. నాయకులు అంకాల్‌రెడ్డి, శింగరి లక్ష్మీనారాయణ, శేషఫణి, రంగనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



రాయదుర్గంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో..



పెన్నహోబిళం లక్ష్మీనారసింహాలయంలో..



శెట్టూరు మండలం లక్ష్మంపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో..

కేన్సర్ నిర్ధారణ శిబిరాన్ని వినియోగించుకోండి



ఏర్పాట్లను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ కాలవ

రాయదుర్గం, మే 10 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని మోడల్ స్కూల్ ఆవరణలో ఆదివారం ఇండో అమెరికన్ బసవతారకం స్మారక కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో కేన్సర్ నిర్ధారణ శిబిరం ఏర్పాటు కానుందని, ప్రజలు స ద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు సూచించారు. ఆయన శనివారం సాయంత్రం శిబిరం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉదయం 9 గంటలకు శిబిరం ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రజలు వచ్చి ఇక్కడి కౌంటర్లలో పేర్లు నమోదు చేసుకొని నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ఆర్థిక స్థోమత లేని పేద ప్రజల సౌకర్యార్థం ఈ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు.

అటవీభూముల సరిహద్దుల పరిశీలన

యాడికి, మే 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని రాయలచెరువులో అటవీభూముల సరిహద్దులను జిల్లా అటవీశాఖ అధికారి విఘ్నేశ్‌అప్పావ్ శనివారం పరిశీలించారు. రాయలచెరువుకు చెందిన దళిత యువకుడు కిషోర్ తమగ గ్రామ పరిధిలోని అటవీశాఖ, రెవెన్యూ శాఖ భూముల సరిహద్దులను గుర్తించాలని జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఇటీవల ఆశ్రయించారు. ఈ మేరకు జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి జిల్లా అటవీశాఖ అధికారులకు ఉత్తర్వులు వచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లా అటవీశాఖ అధికారి విఘ్నేశ్‌అప్పావ్ రాయలచెరువు సమీప ప్రాంతంలో అటవీ భూముల సరిహద్దులను పరిశీలించారు. కూర్మాజీపేట గ్రామ సమీపం నుంచి రాయలచెరువు చెరువుకు వెళ్లే దారిలోని అటవీభూములను పరిశీలించారు. అనంతరం నివేదికను తయారుచేసి జాతీయ ఎస్సీ కమిషన్‌కు నివేదించనున్నట్లు ఆయన తెలిపారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మధుబాబు, గుత్తి సెక్షన్ ఆఫీసర్ నారపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

తాడిపత్రి, మే 10(ఆంధ్రజ్యోతి): పట్టణ సమీపంలోని సజ్జలదిన్నె వద్ద గల జగనన్నకాలనీ సమీపంలో జయచంద్ర (45) అనేవ్యక్తి శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. స్థానిక సీపీఐ కాలనీకి చెందిన జయచంద్ర కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. మద్యం అలవాటు ఉండేది. కాగా శనివారం జగనన్నకాలనీ సమీపంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. మద్యం ఎక్కువై మృతి చెంది ఉంటాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఇతర కారణాలపైనా పోలీసులు దృష్టి సారించారు. మృతుడికి భార్య అమరావతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఉద్యోగ సంఘం ఎన్నికలు

తాడిపత్రి, మే 10(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పుట్లూరు రోడ్డులో ఉన్న కర్నూలు వెంచర్‌లో శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సం ఘం తాడిపత్రి తాలూకా ఎన్నికలను నిర్వహించారు. ఇందులో హర్షవర్ధన్‌రెడ్డిని ప్రెసిడెంట్‌గా, వెంకటక్రిష్ణయ్యను సెక్రెటరీగా, కృష్ణమోహన్‌బాబును అసోసియేట్ ప్రెసిడెంట్‌గా, రాంగోపాల్‌రెడ్డిని ట్రెజరరీగా, మహేశ్వర్‌రెడ్డిని ఆర్గనైజింగ్ సెక్రెటరీగా ఎన్నుకున్నారు.

గడ్డివామి దగ్ధం

పెద్దవడుగూరు, మే 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని లక్షుంపల్లి గ్రామంలో శనివారం చిన్నసుబ్బయ్య అనే రైతుకు చెందిన గడ్డివామికి దగ్ధమైంది. తాము కుటుంబ సమేతంగా గుత్తిఅనంతపురం గ్రామ సమీపంలో జరిగే సుంకులమ్మ తిరుణాలకు వెళ్లామని, గడ్డివామి కాలుతున్న సమాచారాన్ని గ్రామస్థులు తెలిపారని, దీంతో వెంటనే వచ్చి చూడగా సుమారుగా గ్రాసం కాలిపోయిందని బాధితుడు వాపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం వల్లే ఇలా జరిగిందన్నారు. ఫైరింజన్ వచ్చి ఇతర గడ్డివాములకు మంటలు వ్యాప్తిచెందకుండా చర్యలు చేపట్టారని అన్నారు. ప్రమాదంలో రూ.2లక్షల మేర నష్టం వాటిల్లినట్లు చెప్పారు.

మొక్కజొన్న పంటకు నిప్పు

బెళుగుప్ప, మే 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దుద్దేకుంటలో శనివారం రైతు ప్రతాప్‌రెడ్డికి చెందిన మొక్కజొన్న పంటకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీంతో పంట మొత్తం కాలిపోయింది. రూ. రెండు లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయారు. ఐదు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేయగా దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. కంకులు కోసి తోట వద్ద ఆరబోసి వుండగా గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారన్నారు. తాము గమనించి మంటలు ఆర్పేలోపు పంటంతా దగ్ధమైందన్నారు. రూ. రెండు లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.

ఎరడికెరలో ఫ్యామిలీ ఫిజీషియన్

బ్రహ్మసముద్రం, మే 10 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని ఎరడికెర గ్రామంలో వైద్యాధికారి డాక్టర్ రాజేష్‌కుమార్ శనివారం ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనారోగ్యం బారిన పడి మంచానికి పరిమితమైన వారికి ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యచికిత్సలు అందజేశారు. బీపీ, షుగర్ తదితర పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ప్రజలకు వివరించారు. ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

సమ్మె కరపత్రాల విడుదల

తాడిపత్రి, మే 10(ఆంధ్రజ్యోతి): ఏపీ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సమ్మెకు సంబంధించి కరపత్రాలను పట్టణంలోని టైలర్స్‌కాలనీలో శనివారం నాయకుడు ఉమాగౌడ్ బీడీ కార్మికులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 1966, 1976 బీడీ కార్మిక చట్టాలను రద్దు చేయడం వల్ల కార్మికులు ఎంతో నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే ఈ చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే బీడీ కార్మికులకు ఇళ్లస్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారానికై ఈనెల 20న స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద తలపెట్టిన ధర్నాకు కార్మికులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. బీడీ కార్మికులు అరిఫాషాను, బసిరున్ తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ జడ్పీటీసీ సభ్యుడికి అమిలినేని పరామర్శ

- రూ. లక్ష ఆర్థికసాయం అందజేత



బెంగళూరులో జడ్పీటీసీ కుమారుడికి ఆర్థిక సాయం చేస్తున్న టీడీపీ నాయకులు

కుందుర్పి, మే 10 (ఆంధ్రజ్యోతి): ఆపదలో ఉన్న వారిని పార్టీలకు అతీతంగా ఆదుకొంటున్నారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. ఇటీవల కుందుర్పి సమీపంలో వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడు రాధాస్వామి రోడ్డు ప్రమాదంలో గాయపడి బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సురేంద్రబాబు శనివారం అక్కడి వైద్యులతో ఫోన్‌లో సంప్రదించి రాధాస్వామి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని కోరారు. అదేవిధంగా బాధితుడికి రూ. లక్ష ఆర్థిక సాయం చేశారు. ఎమ్మెల్యే సూచనల మేరకు టీడీపీ మండల నాయకులు బెంగళూరుకు వెళ్లి చికిత్స పొందుతున్న జడ్పీటీసీ సభ్యుడిని పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే అందించిన రూ. లక్ష నగదును ఆయన కుమారుడు సోమనాథ్‌కు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ధనుంజయ, బెస్తరపల్లి, కరిగానపల్లి, తెనగల్లు, మాజీ సర్పంచ్‌లు రామచంద్రబాబు, చిత్రలింగప్ప, చెన్నరాయప్ప, టీడీపీ ఎస్సీసెల్ మండల కన్వీనర్ వెట్టి హనుమంతరాయుడు, కరిగానపల్లి నాయకుడు తిప్పేస్వామి, తదితరులు పాల్గొన్నారు.